ఈనాడు నిర్మల్
బుధవారం అక్టోబరు 16, 2024

పన్నుల వసూలుపై దృష్టి పెట్టండి

ముథోల్: ఇంటి పన్ను వసూలుపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ కోరారు. మండలంలోని తరోడ రైతు వేదికలో మంగళవారం బాసర, ముథోల్, తానూరు మండలాల పంచాయతీ కార్యదర్శులు, కారోబారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు చేయడం లేదని దీంతో పంచాయతీలలో ఆదాయం తక్కువగా ఉంటుందన్నారు.

భీం నినాదం.. అమలుకు దూరం!

జల్.. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు కుమురం భీం జిల్లా ధనోరా ఇన్‌టేక్‌వెల్ నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. 220 గ్రామాలకు వైఎస్ ప్రభుత్వ హయాంలో పైప్‌లైన్ వేశారు. రూ.70 కోట్లు వెచ్చించారు. 2017-2020 వరకు పలుమార్లు మరమ్మతుల పేరుతో రూ.22 కోట్లు వెచ్చించారు. కుమురం భీం జలాశయంలోని ఇంటెక్‌వెల్‌లో (42 ఎంఎల్‌డీ-మిలియన్ లీటర్ పర్‌డే) చిన్నపాటి వర్షం వచ్చినా బురద పేరుకుంటుంది. ఇక్కడ మరో ఇన్‌టేక్‌వెల్, పైప్‌లైన్ మరమ్మతులకు ప్రభుత్వం మార్చిలో రూ.60 కోట్లు మంజూరు చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. వందలాది గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.


కుమురం భీం జలాశయంలో ధనోరా ఇన్‌టేక్‌వెల్ వద్ద వర్షం వస్తే పేరుకుంటున్న బురద

జంగల్.. ఆదివాసీలు చేసుకునే ప్రతి పండగ అడవితో ముడిపడి ఉంటుంది. నాలుగు జిల్లాల పరిధిలో కవ్వాల్ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. కోర్, బఫర్ ఏరియాలతోపాటు, మైదాన ప్రాంతాల్లో పల్లెలు విస్తరించి ఉన్నాయి. పులుల కదలికల నేపథ్యంలో అటవీ అధికారులు తీవ్రమైన ఆంక్షలు పెడుతుండటంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కవ్వాల్ అటవీ ప్రాంతం:
కోర్ ఏరియా: 822.23 చ.కి.మీ.
బఫర్ ఏరియా: 1123.21 చ.కి.మీ.
బఫర్ ఏరియాలో గ్రామాలు: 42

జమీన్.. మొదటి నుంచి గిరిజనుల జీవనాధారం పోడు వ్యవసాయం. 2008, 2023 లో పోడుదారులకు ప్రభుత్వాలు అటవీ హక్కు పత్రాలు అందజేసినా, ఇప్పటికీ రాని వారు ఉమ్మడి జిల్లాలో అనేకం. వీరందరూ రైతు భరోసా, బీమా పథకాలకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులకు విరాసత్ సైతం కావడం లేదు. వెబ్‌సైట్‌లో పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

గిరిజనులకు ఇంకా అందాల్సిన పోడు పట్టాలు: 33,885
సాగు చేస్తున్న భూమి: 1.24 లక్షల ఎకరాలు



ఈనాడు, ఆసిఫాబాద్

జల్, జంగల్, జమీన్ నినాద సాధనే లక్ష్యంగా, ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రాణాలను త్యజించిన పోరాట యోధుడు కుమురం భీం 84వ వర్ధంతికి పోరాటాల పురిటిగడ్డ జోడేఘాట్ సన్నద్ధమైంది. 'మావనాటే మావరాజ్' (మా ఊరిలో మా రాజ్య స్థాపనే) ధ్యేయంగా భీం 12 గ్రామాలను ఒక్కటి చేసి తుడుం మోగించారు. వీటినే పోరు గ్రామాలుగా పిలుస్తారు. భీం ప్రాణత్యాగంతో కొంత మేరకు ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయన లక్ష్యం ఇప్పటికీ దూరంగానే ఉంది.

పోరు గ్రామాల అవస్థలు..

కెరమెరి మండలంలోని టోకెన్‌మోవాడ్, లైన్‌పటార్, బాబేఝరి, శివగూడ, పిట్టగూడ, కల్లెగాం, పట్నాపూర్, చాల్‌బడి, పాటగూడ, చిన్న పట్నాపూర్, గోండుగూడ, కొపగూడలు.. పోరు గ్రామాలుగా కాగా వీటి పరిధిలో 2800 వరకు జనాభా ఉంది. లైన్‌పటార్, పిట్టగూడ గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. చాల్‌బడి, పాటగూడది ఇదే పరిస్థితి. శివగూడ, పిట్టగూడ ప్రజలకు నిత్యం, వేసవి వచ్చిందంటే మిగతా గ్రామవాసులకు తాగునీటికి చెలమలు లేదా వాగుల వద్దకు పరుగులు పెట్టాల్సిందే. నాలుగేళ్ల కిందట జోడేఘాట్‌లో 31 ఇళ్లు మంజూరు కాగా నేటికీ పూర్తి కాలేదు. హట్టి నుంచి జోడేఘాట్‌కు వెళ్లే మార్గంలో 8 కి.మీ. రోడ్డు అటవీ అనుమతులు లేక నిలిచిపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
గిరిజన జనాభా: 4.95 లక్షలు
గిరిజన మండలాలు: 38
గ్రామాలు: 1758
అనుబంధ గ్రామాలు: 3,859


లైన్‌పటార్‌కు వెళ్లే దారి రాళ్లతో నిండి..


శివగూడలో చెలమ నీటిని తీసుకుంటున్న ప్రజలు

నాలుగేళ్లుగా నాన్చుడే!

● ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోని అధికారులు, పాలకులు

నిర్మల్, న్యూస్‌టుడే: ఆ ఇళ్లతో తరాలుగా అనుబంధం ఉన్నా పట్టణాభివృద్ధి, ప్రజల సౌలభ్యం కోసం వాటిని వదులుకున్నారు. తాము ఇళ్లు కోల్పోతున్నా భావితరాలు ఇబ్బందులు పడొద్దని ఉద్దేశంతో రోడ్డు వెడల్పు చేయడానికి ముందుకొచ్చారు. ఆందోళన చెందొద్దని, ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రత్యామ్నాయ గూడు కల్పిస్తామని నాలుగేళ్ల కిందట పాలకులు, అధికారులు హామీ ఇచ్చారు. దీంతో తమ ఇళ్లు తొలగించేందుకు వారు అంగీకరించారు. రోడ్డు వెడల్పు పనులన్నీ పూర్తయ్యాక ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారిని అధికారులు, పాలకులు విస్మరించారు. దీంతో గూడు లేక ఆదుకునేవారు కనిపించక నాలుగేళ్లుగా గోసగా కాలం వెళ్లదీస్తున్నారు.. జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్ నుంచి బంగల్‌పేట్ వరకు రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 179 మంది బాధితులు.


సోమవార్‌పేట్ ప్రాంతంలో వెడల్పు చేసిన రహదారి

నిర్వాసితులకు ఇళ్లు ఇప్పిస్తా:
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నిర్మల్

జిల్లా కేంద్రంలోని చైన్‌గేట్ నుంచి బంగల్‌పేట్ వరకు రోడ్డు వెడల్పులో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులందరినీ ఆదుకుంటా. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పాలకులు, జిల్లా అధికారులు బాధితులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రహదారి విస్తరణ పూర్తయిన తర్వాత మాట మర్చిపోయి వారికి అన్యాయం చేశారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారిని ఆదుకుంటాం. త్వరలో కలెక్టర్‌ని కలిసి బాధితులందరికీ ఇళ్లు ఇప్పించడానికి కృషి చేస్తా.

మాట ఇచ్చారు.. మరిచారు..

చైన్‌గేట్ నుంచి బంగల్‌పేట్ వరకు రహదారి విస్తరించాలని నాలుగేళ్ల క్రితం అధికారులు, పాలకులు నిర్ణయించారు. దాదాపు మూడు కిలో మీటర్లు ఇరువైపులా ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు తొలగించి, నష్టపోయే బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి మాట నమ్మని బాధితులు తొలుత రహదారి విస్తరణకు అంగీకరించలేదు. మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా కొన్ని రోజులు ఈ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారులు, పాలకులు బాధితుల వద్దకు వెళ్లి బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని ఒప్పించారు. ఒప్పుకోని కొందరికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని ఒప్పంద పత్రం సైతం రాసివ్వడంతో రోడ్డు విస్తరణకు ఒప్పుకున్నారు. కళ్ల ముందే తమ ఇళ్లు, దుకాణాలు కూలగొడుతుంటే చూస్తూ కొంత బాధపడ్డారు. అయితే, బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలో రెండు పడక గదుల ఇళ్లు పూర్తయినా రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను విస్మరించి ఇతరులకు కేటాయించారు. తమకు ఇళ్లు కేటాయించాలని నాలుగేళ్లుగా బాధితులు అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారి మొర ఆలకించే వారు కరవయ్యారు. రహదారి విస్తరణ పనులు పూర్తి చేసినా.. బాధితులకు ఇళ్లు కేటాయించకపోవడంతో వారు అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

ఖర్చు స్వల్పం.. వినియోగం అంతంతమాత్రం!

● ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, పండ్ల వాడకం చాలా తక్కువ
● నేడు ప్రపంచ ఆహార దినోత్సవం


న్యూస్‌టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం

కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ప్రపంచం మొత్తంలో ఎవరు ఏ పని చేసినా.. ఆకలి తీర్చుకోవడానికే.. తర్వాతే మిగిలినవన్నీ. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకొంటున్నా అక్కడక్కడ ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల విపరీతమైన ఆహారం వృథా అవుతూనే ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే ఆహారంపై అతి తక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా ఆహార పరిస్థితులపై కథనం.

జిల్లాలో ఆహార పంటల్లో అత్యధికంగా వరితో పాటు పప్పుధాన్యాల సాగు ఉంటుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే సోయా, కంది పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నా.. పేదరికం కారణంగా అనేక మంది పూట గడవడానికి కూలీ పనులు చేస్తూ పొట్ట నింపుకొంటున్నారు.

ఎందుకంటే?

ప్రపంచ ఆహార దినోత్సవం 1979లో ఏర్పాటు చేశారు. అక్టోబరు 16న ఐక్యరాజ్యసమితి, ఆహార, వ్యవసాయ సంస్థ(యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) స్థాపించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఏటా ఒక అంశం(థీమ్)పై అవగాహన కలిగిస్తారు. ఈ ఏడాది మెరుగైన జీవితం, మెరుగైన భవిష్యత్తు కోసం ఆహార హక్కును అంశంగా ప్రకటించారు.



ఉమ్మడి జిల్లాలో ఏటా పంటల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)	వరి :	కందులు :	పప్పుధాన్యాలు (చిరుధాన్యాలతో కలిపి) :	కూరగాయలు :
	5.25	9.60	5.35	24.35

పండ్లు	పాలు	చేపలు	మాంసం
2,842 టన్నులు	3.28 లక్షల లీటర్లు	38 వేల టన్నులు	43 వేల టన్నులు

భారీగా వృథా..

జిల్లాలో కొంత మంది అర్ధాకలితో అలమటిస్తుంటే.. పలు చోట్ల ఆహారం వృథా చేస్తున్నారు. ప్రధానంగా వివాహాలు, ఇతర వేడుకలతో పాటు హోటళ్లలో వృథా శాతం ఎక్కువగా ఉంటోంది. వృథా చేసే బదులు దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే.. పేదలకు కొంత మేలు జరిగే వీలుంది. అవసరమైన సౌకర్యాలు లేక పండించిన పంటలలో కూరగాయలు, పండ్లు త్వరగా చెడిపోతున్నాయి. ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయంలో నిల్వ చేసుకునే సదుపాయాలు లేక తక్కువ ధరకే ఇవ్వడం లేదా బయట పారేయాల్సిన పరిస్థితి ఉంటోంది. మన దేశంలో ఏటా వృథా అయ్యే కూరగాయలు, పండ్ల విలువ రూ.40 వేల కోట్లు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మీకు తెలుసా?

- ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆహారం ఇవ్వడానికి అవసరమైన ఉత్పత్తి ఉన్నా.. తొమ్మిది మందిలో ఒకరు దీర్ఘకాలిక ఆకలితో బాధ పడుతున్నారు.
- ఆకలితో ఉన్న వారిలో 60 శాతం మంది మహిళలే..
- 45 శాతం మంది శిశు మరణాలు పోషకాహార లోపం కారణంగానే సంభవిస్తున్నాయి.
- భారత జనాభాలో పోషకాహార లోపంతో బాధ పడుతున్న వారు 14.5 శాతం కాగా, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు 20 శాతం, రక్తహీనతతో బాధపడే మహిళల శాతం 51.4 ఉంది.

పేదలకు పంచి.. ఆకలి తీర్చి..



నిర్మల్ జిల్లాకు చెందిన నరహరి, ఆయన మిత్రులు నవీన్, వినోద్, చిట్టినేత, రామ్‌రాజ్ తదితరులు కలిసి ఫుడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆహారం వృథాగా ఉన్న సమాచారం అందిస్తే అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి అవసరమైన వారికి పంచిపెడుతున్నారు.

మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి బ్రేక్

● హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా నిలిపివేత

సారంగాపూర్, న్యూస్‌టుడే: సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం తాత్కాలికంగా నిలిచిపోయింది. స్థానిక మార్కెట్ యార్డులో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. ఈ నెల 9న ఛైర్మన్‌గా స్వర్ణ గ్రామానికి చెందిన అబ్దుల్ హాది, వైస్ ఛైర్మన్‌గా బీరవెల్లికి చెందిన లక్కడి శంకర్‌రెడ్డితో పాటు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కేటగిరికి కేటాయించిన మార్కెట్ ఛైర్మన్ పదవిని మైనార్టీకి చెందిన బీసీయేతర వ్యక్తికి కట్టబెట్టారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బొల్లోజి నర్సయ్య ఉన్నత స్థానాన్ని ఆశ్రయించారు. వారి వాదనలు విన్న హైకోర్టు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలింగా వాయిదా వేయాలని, పాలకవర్గానికి ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పొద్దని మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు సారంగాపూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి దూమడనాయక్ తెలిపారు. కాగా, నియోజకవర్గంతో పాటు సారంగాపూర్ మండలంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరే దీనికి కారణంగా తెలుస్తోంది. ఛైర్మన్ పదవిని డీసీసీ అధ్యక్షుడి వర్గానికి కట్టబెట్టారని స్వపక్షంలోని ఒక వర్గం వారు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ మండల కన్వీనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడంతో పార్టీలోని వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. దీనిపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

మందుబాబులకు అడ్డాగా పాఠశాల

కుంటాల, న్యూస్‌టుడే: మందుబాబులు, జూదరులకు కాదేది అడ్డు అన్న చందంగా మారింది పరిస్థితి. సెలవులు వస్తే చాలు కుంటాల ఉన్నత పాఠశాల వరండా, ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా తయారైంది. సాయంత్రమైందంటే ప్రత్యక్షమవుతూ తమ చేష్టలకు అడ్డుకునే వారే లేరన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ.కోటిన్నరతో నూతన భవనాన్ని నిర్మించింది. విద్యుత్తు సౌకర్యం, ఇన్వర్టర్ బ్యాటరీలు, డిజిటల్ తెర పాఠాలు బోధించేందుకు రూ.లక్షలు వెచ్చించి టీవీలను ఏర్పాటు చేసింది. ఫర్నిచర్, బెంచీలు, కుర్చీలు, బల్లలు, పుస్తకాలు, నివేదికలు, ఇతరత్రా విలువైన వస్తువులు, సామగ్రి ఉంది. విద్యుత్తు స్విచ్ బోర్డులను ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు జూదరులు సైతం తమకు అడ్డాగా మార్చుకున్నారనే విమర్శలున్నాయి. మద్యం మత్తులో సీసాలను పగులగొడుతూ ఆవరణను అధ్వానంగా మారుస్తున్నారు. పండగ, వారాంతపు సెలవులు ముగియగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం పాఠశాలకు రాగానే ముందుగా వరండాల్లోని సీసాలను, పేకాట ముక్కలను తొలగించాల్సిన పరిస్థితులు దాపురించాయి. పాఠశాల చుట్టూ ప్రహరీ, రెండు వైపులా గేట్లు ఉన్నాయి. వాటిని తొలగించి లోనికి ప్రవేశిస్తుంటారు. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై 'న్యూస్‌టుడే' పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాటోలి ముత్యం (ఎంఈఓ)ను చరవాణిలో సంప్రదించగా విషయాన్ని కుంటాల ఎస్సై భాస్కరచారి, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులకు తెలియజేశామన్నారు. అందరి సూచనల మేరకు తదుపరి పటిష్ఠ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


కుంటాల ఉన్నత పాఠశాల వరండాలో ఖాళీ బీరు సీసాలు, పాలిథిన్ కవర్లు

ఉపాధ్యాయులకు పోస్టింగుల కేటాయింపు

నిర్మల్ అర్బన్, న్యూస్‌టుడే: డీఎస్సీ-2024లో ఇటీవల నియామకమైన ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో డీఈవో రవీందర్‌రెడ్డి చేపట్టారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులుగా ఎంపికైన 278 మందికి ఉత్తర్వులను అందజేశారు. పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధ పద్మ, మండల విద్యాధికారులు, విద్యాశాఖ జిల్లా సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కేటాయించిన పాఠశాల ఉత్తర్వును అందజేస్తున్న అదనపు పాలనాధికారి, డీఈవో



ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్.. వేదికైదైతేనేం చాలామంది తమ అభిరుచికి అనుగుణంగా చిన్నచిన్న వీడియోలు, ఫొటోలతో ప్రపంచం ముందుకొస్తున్నారు. తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కళాతృష్ణను తీర్చుకుంటున్నారు. కాస్త సృజనాత్మకతను జోడించి ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో మీరూ ఉన్నారా.. అయితే ఈ అవకాశం మీకోసమే. పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాలను పురస్కరించుకొని ఔత్సాహికుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, పోలీసుశాఖ సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. - న్యూస్‌టుడే, నిర్మల్ పట్టణం

చిత్రం తీస్తారా.. లఘుచిత్రం రూపొందిస్తారా..!

● పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోటీలు

ఏం చేయాలంటే..

అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏటా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ఫొటో-వీడియోగ్రాఫర్లతో పాటు విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు జరపనుంది. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపేలా ఇటీవల కాలంలో తీసిన 3 ఫొటోలు, 3 నిమిషాల్లోపు నిడివితో ఉన్న లఘుచిత్రాలు రూపొందించి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించొచ్చు. వీటిని పెన్‌డ్రైవ్‌లో వేసి, ఫొటోలు 10/8 పరిమాణంలో సిద్ధం చేయాలి. మూఢనమ్మకాలు-ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తిప్రతిష్ఠలు, సైబర్‌నేరాలు- ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మత్తుపదార్థాల వినియోగం- కలిగే అనర్థాలపై గత సంవత్సరం అక్టోబరు నుంచి ఈ సంవత్సరం అక్టోబరు వరకు తీసిన ఫొటోలు, లఘుచిత్రాలు పోటీలకు పంపించేందుకు అవకాశముంది. జిల్లాస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన వాటిని రాష్ట్రస్థాయికి పంపించనున్నారు. అక్కడ గెలుపొందిన వారికి నగదు పురస్కారం లభిస్తుంది.

ప్రతిభ చాటుకునే అవకాశం


మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ వ్యతిరేకశక్తులతో పోరాడే క్రమంలో అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ ఏటా వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పలురకాల పోటీలు నిర్వహిస్తుంటాం. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేస్తాం. తీసిన చిత్రాలు, రూపొందించిన లఘుచిత్రాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్ విభాగంలో ఈనెల 20 లోపు అందజేయాలి. ఏవైనా సందేహాలుంటే చరవాణి 87125 77719లో సంప్రదించాలి.

-డా.జి.జానకి షర్మిల, ఎస్పీ, నిర్మల్

ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు

ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులు విచక్షణతో కూడిన మొబైల్ ఫోన్ వినియోగం, డిగ్రీ ఆపైన విద్యార్థులకు తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశాలపై ఆన్‌లైన్ వేదికగా వ్యాసరచన పోటీలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూమాధ్యమాల్లో రాసేందుకు అవకాశముంది. విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను nirmalitct@gmail.com కి అక్టోబరు 20 లోపు మెయిల్ చేయాలి. ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపికచేసి బహుమతులు అందజేస్తారు. అత్యుత్తమంగా ఉన్నవాటిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తారు.

గిజిగాడు.. సాహసికుడు!



పిచ్చుకలు తమ సంతాన రక్షణకు నిర్మించుకునే గూళ్లలో చూపించే నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుంటలు, చెరువుల్లోకి వంగిన చెట్ల కొమ్మలకు సమూహాలుగా ఒకేచోట వేలాడేలా నిర్మించుకుంటాయి. మరికొన్ని గిజిగాని సమూహాలు మాత్రం ఒక అడుగు ముందుకేసి పాములు ఇతర శత్రువుల బారి నుంచి గుడ్లు, పిల్లల్ని కాపాడుకునేందుకు ఏకంగా కరెంటు తీగలకు గూళ్లు అల్లుకుంటాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి - ద్యాంగాపూర్ గ్రామాల మధ్య పచ్చని పంట పొలాలపై ఉన్న విద్యుత్తు తీగలకు పక్షులు వందల సంఖ్యలో గూళ్లు నిర్మించుకున్నాయి. దారిన పోయేవారికి కరెంటు తీగలకు తోరణాలు కట్టారా అన్నంత గుంపులుగా ఉన్నాయి.

- చిత్రం: న్యూస్‌టుడే, నిర్మల్

'గోమాత'ను స్మరిస్తూ విగ్రహాలు

● ఆవుపై మమకారం చాటుకున్న పీచర వాసులు

లక్ష్మణచాంద, న్యూస్‌టుడే: గోమాతను పూజించటం చూస్తుంటాం. కానీ గోవును స్మరిస్తూ ఏకంగా విగ్రహాలు ఏర్పాటు చేసి ఆరాధిస్తున్నారు లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామస్థులు. గ్రామానికి చెందిన రైతు గుర్రం ఆశన్న ఆవులను పోషించేవారు. ఈయనకు చెందిన గోమాత గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రమాదవశాత్తు కాలు విరిగి ప్రమాదానికి గురైంది. సదరు రైతు ఆవును సాకలేక గ్రామస్థులకు అప్పగించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దాని బాగోగులు చూడటంతో ప్రమాదం నుంచి కోలుకుంది. దాన్ని అందరూ గ్రామం మీది ఆవుగా చూసేవారు. గ్రామంలో ఎవరింటి ముందుకు వెళ్లినా ఆహారాన్ని అందించి ఆప్యాయంగా చూసేవారు. క్రమంగా ఆవుకు సంతానం కలగటంతో సంతతి పెరిగింది. వృద్ధాప్యానికి చేరిన ఆ ఆవు మేత మేసే క్రమంలో పాఠశాల సెప్టిక్ ట్యాంకులో పడి మరణించింది. ఆవు కనిపించకపోవటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. దుర్వాసన రావటంతో గమనించగా ఆవు చనిపోయిన విషయం వెలుగుచూసింది. అదే సమయంలో ఆవు సంతానంలోని దూడను సైతం వీధి కుక్కలు వెంటాడి చంపివేశాయి. గ్రామ సమీపంలోని రైతు వేదిక వద్ద రెండింటినీ ఖననం చేశారు. గ్రామంలో ఆవు, దూడ లేని లోటు గ్రామస్థులకు కనిపించింది. ఆవు, దూడలకు విగ్రహాలు ఏర్పాటు చేయాలని వీడీసీ సభ్యులు నిర్ణయించారు. పీచర నుంచి గల్ఫ్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన వారు.. రూ.2లక్షల ఖర్చుతో విగ్రహాలు తయారు చేయించారు. గ్రామంలో వాటిని ఓ వేదికపై ఏర్పాటు చేయించారు.



పీచర వద్ద ఏర్పాటు చేసిన ఆవు, దూడ విగ్రహాలు

పత్తి విక్రయాల్లో సాంకేతికత

● అందుబాటులోకి వాట్సాప్ నెంబరు 88972 81111

న్యూస్‌టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం: పత్తి విక్రయాల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఈ సీజన్‌లో మార్కెట్ అధికారులు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో పత్తిని ఎక్కడ, ఎంత మొత్తం విక్రయించారో, డబ్బులు ఎప్పుడు బ్యాంకులో జమ చేస్తారో సమాచారం కోసం రైతులు ఇబ్బందులు పడేవారు. పత్తి క్రయవిక్రయాల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు, రైతులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రైతులు వాట్సాప్ నెంబరును నమోదు చేసుకొని 'హాయ్' అని సందేశం పంపడంతో పాటు తమ ఆధార్‌కార్డు నమోదు చేస్తే కావాల్సిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం పత్తి రైతులు 88972 81111 నెంబరును నమోదు చేసుకోండి.



ఉమ్మడి జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది.. ఈ లెక్కన ఈ సీజన్‌లో 68 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల సమస్యలకు పరిష్కారంగా వన్ సాఫ్ట్‌వేర్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పత్తి విక్రయాలు, అర్హత, అమ్మకాల వివరాలు, తక్‌పట్టీ, చెల్లింపు స్థితి, సీసీఐ కేంద్రాల్లో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు తదితర వాటిని తెలుసుకునే వీలుంది. పంట సమగ్ర సర్వే, బ్యాంకు, ఆధార్ కార్డుతో అనుసంధానం ఉన్న చరవాణి నెంబరుతో వాట్సాప్ సేవలను పొందే అవకాశం ఉంది.

సమస్త సమాచారం

- గజానంద్, డీఎంఓ, ఆదిలాబాద్

పత్తి విక్రయాలకు సంబంధించి సమస్త సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఈ సీజన్‌లో వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.



రూ.7 రుసుం.. చెల్లించటం ఎంత కష్టమో

కార్మికుడి వాటా రూ.2, పని చేసే సంస్థ వాటా రూ.5. రెండూ కలిపితే రూ.7 అవుతుంది. వాటిని ఏడాదికో సారి కార్మిక మండలి నిధికి చెల్లిస్తే కొంత లబ్ధి చేకూరుతుంది. కానీ అవి చెల్లించకపోవటంతో సంక్షేమ ప్రయోజనాలు కార్మికులకు చేకూరడం లేదు. కార్మిక మండలి ద్వారా చెల్లించే ప్రోత్సాహకాలే తక్కువ నుకుంటే వాటికీ నోచుకోలేని సంఘటిత కార్మికుల దయనీయత వెల్లడించే వ్య(క)థ ఇది.

● సంఘటిత కార్మికుల దరిచేరని సంక్షేమం



ఈటీవీ - ఆదిలాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంఘాలు, పొరుగు సేవల సిబ్బంది, ప్రైవేటు విద్యా, వైద్య సంస్థలు, జిన్నింగ్ పరిశ్రమలు సహా అన్ని రకాల దుకాణాల్లో పని చేసే సంఘటిత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా 1987 నుంచి ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి చట్టం అందుబాటులోకి వచ్చింది. 2014లో తెలంగాణ కార్మిక సంక్షేమ మండలిగా రూపాంతరం చెందినా కార్మికుల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. కార్మికుల వివాహ కానుక, విద్యా ప్రోత్సాహకాలు, దివ్యాంగులైన కార్మికుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స ఖర్చులు, ప్రమాద, సహజ మరణాల్లో అందించాల్సిన పరిహారమంతా నామమాత్రంగా మారింది.

పట్టింపు శూన్యం

కార్మిక సంక్షేమ మండలి ద్వారా ప్రభుత్వం అమలు చేసే పథకాలపై అవగాహన కొరవడుతోంది. ఏడాదికి కార్మికుడి వాటా రూ.2, సంస్థ వాటా రూ.5 చొప్పున రూ.7 చెల్లిస్తేనే కార్మిక మండలి నిధికి చెల్లిస్తే ప్రభుత్వం అమలు చేసే ప్రోత్సాహకాలను పొందటానికి ఆస్కారముంటుంది. కార్మికశాఖ సహా వివిధ సంస్థల పట్టింపులేనితనంతో కార్మిక మండలి నిధి సరిగా అమలు కావటం లేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పరిశ్రమలు, ఇతర సంస్థల్లో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారనేది నిర్దిష్టంగా తెలటం లేదు. కార్మికశాఖలో పేర్లు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం కేవలం 13,903 దుకాణాల్లో 40,026 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తేలింది. మిగిలిన పరిశ్రమలు, సంస్థల పేర్ల నమోదు పట్టింపులేని అంశంగా మారింది.

ఏపీలో భేష్

ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుడి వాటా రూ.30, సంస్థ వాటా రూ.70 చొప్పున ఏడాదికి రూ.100 చెల్లించటంతో కార్మికులకు భరోసా కనిపిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులకు రూ.50 వేలు, ప్రమాద మరణమైతే రూ.5 లక్షలు, ప్రమాదంతో వచ్చే అంగవైకల్యానికి రూ.1.25 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు సాయం లభిస్తోంది. ఏపీలో అమలు చేసినట్లు ప్రోత్సాహకాలు అందిస్తే పేద కార్మికులకు మేలు కలుగుతుంది.

అనేక ప్రయోజనాలున్నా..

కార్మిక శాఖలో దుకాణం పేరు నమోదై ఉంటే కార్మికులు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే చికిత్సకు రూ.20 వేల సాయం పొందొచ్చు. ప్రమాదంలో చనిపోతే రూ.30 వేలు, సహజ మరణమైతే రూ.10 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలు, అంగవైకల్యం బారినపడితే రూ.10 వేల నుంచి రూ.20 వేల సాయం పొందొచ్చు. పెళ్లి కానుకగా రూ.10 వేలు, ప్రసూతి సాయం రూ.5వేలు, పిల్లల ఉపకార వేతనాలుగా రూ.1000 నుంచి రూ.2 వేల వరకు లబ్ధి చేకూరుతుంది

పాలకుల తప్పిదమే



ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే రాష్ట్రంలో కార్మికులకు ప్రయోజనమేం కలగటం లేదు. ప్రశ్నించలేనితనం కార్మికులదైతే, పట్టింపులేనితనం సంస్థలది. అందుకే విశ్రాంత అధికారిగా ఈ నెల 16న కార్మిక భేరి ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

- జగదీశ్వర్‌రెడ్డి, విశ్రాంత కార్మిక శాఖాధికారి

జిల్లాల వారీగా పేర్లు నమోదు చేసుకున్న దుకాణాలు, కార్మికుల వివరాలు

● జిల్లా	● దుకాణాలు	● కార్మికులు
ఆదిలాబాద్	2650	7650
నిర్మల్	2380	6860
మంచిర్యాల	7250	20753
ఆసిఫాబాద్	1623	4763

గురుకుల భవనాలకు తాళం వేసిన యజమానులపై కేసు

తాండూరు: మహాత్మా గాంధీ జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల కొనసాగుతున్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని శరత్‌కుమార్ మంగళవారం ఉదయం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. యజమాని మాట్లాడుతూ 9 నెలలుగా అద్దె చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అద్దె చెల్లించే వరకు తాళాలు తీయనని తెలిపారు. పాఠశాలకు తాళం వేయడంతో సిబ్బందితోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడ్డట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వినోద్‌కుమార్ తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భవన యజమాని శరత్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.

బెల్లంపల్లి పట్టణం: మహాత్మాగాంధీ జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ పాఠశాల, జూనియర్ కళాశాల అద్దె భవనానికి తాళం వేసిన యజమాని రుషిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ దేవయ్య తెలిపారు. పాఠశాల భవనానికి తాళం వేయడంతో బోధన సిబ్బంది, విద్యార్థులు ఇబ్బంది పడ్డారని ప్రిన్సిపల్ పి.రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

గోదావరి వద్ద పరిసరాలు పరిశుభ్రం



బాసర(ముధోల్), న్యూస్‌టుడే: బాసర గోదావరిలో రెండు రోజుల క్రితం దుర్గామాత నిమజ్జనోత్సవ సందర్భంగా భక్తులు వదిలేసిన పూజాసామగ్రి, దుస్తులు, తదితరాలను మంగళవారం స్థానికులు శ్రమదానంతో తొలగించారు. వ్యాపారి ప్రతాప్‌రావుతో పాటు గ్రామ యువకులు, పంచాయతీ కార్మికులు, ఆలయ తాత్కాలిక ఉద్యోగులు వాటిని సేకరించి ట్రాక్టర్‌లో తరలించారు. గతేడాది కూడా ఇలాగే శ్రమదానంతో పరిశుభ్రం చేశారు.

తమ్ముడి తలపై కర్రతో కొట్టిన అన్న

● చికిత్స పొందుతూ మృతి

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నపాటి సమస్యకే అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. క్షణికావేశంలో అన్న కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడు కొడిపె మల్లయ్య(45) చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం అక్కెపల్లికి చెందిన కొడిపె భీమయ్య, మల్లయ్యలు అన్నదమ్ములుకాగా మద్యం తాగి తరచూ ఘర్షణ పడుతుండేవారు. ఈ నెల 13న రాత్రి బాత్రూం నీళ్ల విషయంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో భీమయ్య మల్లయ్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. కుటుంబ సభ్యులు చెన్నూరు సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ రవీందర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పర్వతారోహణ శిక్షణ శిబిరానికి మనోళ్లు


మామడ, న్యూస్‌టుడే: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ నెల 16 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పర్వతారోహణ శిక్షణ శిబిరం(ఆర్‌సీటీసీ)లో పాల్గొనే అరుదైన అవకాశం జిల్లా నుంచి ముగ్గురికి వచ్చింది. మామడ మండలం పొన్కల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ అధికారి పూర్ణచందర్ నేతృత్వంలో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కడెం జడ్పీహెచ్‌ఎస్ కేడెట్‌లు వసంత్, సుమంత్ ఈ శిబిరంలో పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా 9 ఎన్‌సీసీ డైరెక్టరేట్ల నుంచి 273 మంది కేడెట్లు ఆర్‌సీటీసీలో శిక్షణ పొందనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 28 మందికే ఈ అవకాశం దక్కింది. ఈ శిక్షణ శిబిరంలో పర్వతారోహణలో ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆత్మవిశ్వాసం, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై మిలటరీ అధికారులు శిక్షణనిస్తారు. ఈ మేరకు పూర్ణచందర్, వసంత్, సుమంత్ మంగళవారం గ్వాలియర్‌కు బయలు దేరారు.



గ్వాలియర్ వెళ్తున్న ఎన్‌సీసీ అధికారి, కేడెట్లు


భగీరథ వృథా జలం.. వ్యవసాయ పనులకు ఆటంకం

కుభీరు, న్యూస్‌టుడే: కుభీరు-భైంసా రహదారి పక్క నుంచి వేసిన మిషన్‌భగీరథ పైపులైన్ లీకేజీ నీరు రైతుల పంట భూముల్లో చేరి సాగు పనులకు ఆటంకంగా మారింది. మండలంలోని పాంగ్ర సమీపంలో పైపులైన్ల నుంచి నీరు వృథాగా పోతోంది. పక్కనే ఉన్న వ్యవసాయ భూములు తడిసిపోతున్నాయి. వృథానీరు కాలువగా మారి ప్రవహిస్తోంది. చేతికి వచ్చిన పంట ఉత్పత్తులను కోసేందుకు, భూమి దున్నేందుకు ట్రాక్టర్లు వెళ్లడానికి రైతులు కష్టాలు పడుతున్నారు. పాంగ్రకు చెందిన రైతు దిగంబర్‌పటేల్ సోయా పంట కోతకు వచ్చింది. నూర్పిడికి హల్లర్, హార్వెస్టర్ పొలంలోకి వచ్చే మార్గం లేదు. దీంతో దూరభారమైనా కూలీలతో కోయించి పంటను రోడ్డుపైకి తెచ్చామని భగీరథ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం బాధిత రైతు పేర్కొన్నారు. విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజన్న దృష్టికి తీసుకెళ్లగా, భగీరథ నీరు వృథాగా పోకుండా చర్యలు చేపడుతామని చెప్పారు



మిషన్‌భగీరథ వృథానీటితో నిండిన వ్యవసాయ భూమి

సీతాఫలం చెట్టు.. చీరకట్టు



ప్రకృతి ప్రసాదించిన ఫలం సీతాఫలం.. ప్రస్తుతం సీజన్ కావడంతో చెట్లకు విరివిగా ఉన్నాయి. గ్రామాల్లో చెట్లకు కాసిన కాయలు, పండ్లు ఎవరి కంటా పడకుండా ఉండేందుకు వాటికి పాత చీరలు చుడుతుంటారు. నిర్మల్ మండలం అక్కాపూర్ గ్రామ శివారులో అలాంటి దృశ్యం కనిపించింది. చిత్రం: న్యూస్‌టుడే, నిర్మల్

అర్చకుల కొరత.. అక్షరాభ్యాసాలకే సుముఖత

● బాసర క్షేత్రంలో కొరవడుతున్న పర్యవేక్షణ

ఈటీవీ- ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో అర్చకుల కొరత పూజాది కార్యక్రమాలకు ప్రతిబంధకంగా మారుతోంది. అమ్మవారి అభిషేకం, అర్చనలో కీలకమైన వేదపండితులు సహా సాధారణ అర్చకులు చాలినంత మంది లేక ఇబ్బందులకు దారి తీస్తోంది. చదువులమ్మ ఆలయం ఇన్‌ఛార్జి ఈవో పర్యవేక్షణలో కొనసాగుతోంది. రెగ్యులర్ ఈవోగా ఉన్న విజయ రామారావును మే నెలలో ప్రభుత్వం నిజామాబాద్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. బాసర ఇన్‌ఛార్జి ఈవోగా పరిమితం చేయడంతో పర్యవేక్షణ పట్టుతప్పుతోంది.

బాసరలో అమ్మవారి అభిషేకంలో వేద పండితులు, అక్షరాభ్యాసాల్లో అర్చకుల పాత్ర కీలకం. సరిపడినంత మంది వేదపండితులు, అర్చకులు లేనందున విధుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఎనిమిది మంది వేద పండితులకు నలుగురితోనే సరిపెట్టుకుంటున్నారు. మరో నాలుగు పోస్టులు భర్తీ కావడం లేదు. పూజాది కార్యక్రమాలతోపాటు అక్షరాభ్యాసాలకు 21 అర్చకుల పోస్టులకు 15 మందితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఫలితంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో కూడిన విధుల నిర్వహణ కన్నా వ్యక్తిగత ఆదాయం సమకూరుతుందనే ఆలోచనతో అక్షరాభ్యాసాల విధుల కోసం కొంత మంది అర్చకులు పట్టుబడుతుండటంతో అంతర్గత వివాదాలకు కారణమవుతోంది. ఇటీవల హారతిలో డబ్బులు వేసే సంప్రదాయాన్ని అధికారులు రద్దు చేశారు. అక్షరాభ్యాసాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన తర్వాత కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన రెగ్యులర్ ఉద్యోగి లేక కాంట్రాక్టు పద్ధతిలో ఒకరిని నియమించుకోవాల్సి వచ్చింది. ఈ విషయమై ఇన్‌ఛార్జీ ఈవో విజయ రామారావును సంప్రదించగా ఖాళీల కారణంగా పూజాది కార్యక్రమాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేద పండితులు, అర్చకులు కలిపి మరో 10 మందిని నియమిస్తే ఏ ఇబ్బంది ఉండదని తెలిపారు.



గోండు వీరుడి గాథపై ప్రత్యేక గీతం

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : కుమురం భీం పోరాటం, జీవిత చరిత్రను ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆమె పర్యవేక్షణలో నాడు భీం చేసిన పోరాటంపై ప్రత్యేకంగా చిత్రీకరించారు. పీఓ పర్యవేక్షణలో రాసిన 'తెలంగాణ ముద్దు బిడ్డా.. మన గిరిజన గోండు బిడ్డ' అనే గీతంపై ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గోండులతో పరిసర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనను చిత్రీకరించారు. కెరమెరి మండలం జోడేఘాట్ పరిసర ప్రాంతంలో రజాకార్ల సైనికులపై కుమురం భీం చేసిన పోరాట దృశ్యాలను సైతం చిత్రీకరించారు. 17న వర్ధంతి రోజు గీతాన్ని ఆవిష్కరించి గిరిజన గ్రామాల్లో ప్రదర్శించేందుకు పీఓ ప్రణాళిక సిద్ధం చేశారు.



ప్రత్యేక గీతం చిత్రీకరణలో ఓ దృశ్యం

ఓటుహక్కు నమోదుకు ప్రత్యేక కౌంటరు

ఖానాపూర్, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు పట్టభద్రుల ఓటు నమోదుకు తహసీల్దార్ కార్యాలయంలో కౌంటరు ఏర్పాటు చేశామని తహసీల్దార్ శివరాజ్ తెలిపారు. 2021 నవంబరు 1 లోపు డిగ్రీపూర్తిచేసిన అభ్యర్థులు ఫారం-18, 19లలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశముందని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా...

నిర్మల్ 97053 46693
భైంసా 63099 94649
ఖానాపూర్ 96401 62091



సమస్య: రాచాపూర్‌-పీచర మార్గంలో మూడు చోట్ల మలుపుల వద్ద పొదలు దట్టంగా పెరిగాయి. వాహనదారులకు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- ముత్యం, రాచాపూర్‌

సమాధానం: పొదలు తొలగించి ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకుంటాం. -రాధ, ఎంపీడీవో, లక్ష్మణచాంద

-న్యూస్‌టుడే, లక్ష్మణచాంద

మురుగు నీరు తొలగించండి

సమస్య: నిర్మల్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డు నంబరు 9 వద్ద మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. - మల్లికార్జున్‌, స్థానికుడు

సమాధానం: రెండు రోజుల్లో మురుగునీరు ప్రవహించేలా చర్యలు చేపడుతాం. - సీవీఎన్‌ రాజు, కమిషనర్‌

రహదారి పక్కనున్న పొదల తొలగింపు

మామడ, న్యూస్‌టుడే: మండలంలోని దిమ్మదుర్తి నుంచి నల్దుర్తి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పొదలు పెరిగి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న విషయమై ఇటీవల 'ఈనాడు'లో "పొదలు పెరిగిన దారి..ఇరుకుగా మారి" శీర్షికన వార్త ప్రచురితమైంది. ఇందుకు ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులు స్పందించారు. రోడ్డుకు రెండు పక్కలా ఉన్న చెట్ల పొదలను తొలగించి సమస్యను పరిష్కరించారు.

వందనం

ఆనవాళ్లు కోల్పోతున్న రెంకొనివాగు చెక్‌డ్యాం

ఖానాపూర్‌, న్యూస్‌టుడే: ఖానాపూర్‌ పట్టణ ప్రజలకు సరిపడా చెరువులు, కుంటలు లేకపోవడంతో రెంకొని వాగుపై 32 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యాం ఎక్కడికక్కడ బీటలువారి ఇటీవలి వరదలకు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అన్నదాతగా పేరొందిన ఖానాపూర్‌ పట్టణానికి గతంలో వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటికి సైతం ఇబ్బంది వచ్చింది. భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా అప్పటి పాలకులు పట్టణంలో భూగర్భజలాల పెంపునకు ఈ చెక్‌డ్యామ్‌ నిర్మించారు. ఎస్సారెస్పీ ఉప కాలువ ద్వారా నీటిని మళ్లించి, చెక్‌డ్యామ్‌ నింపి వినియోగించుకొనేలా నిర్మాణం చేపట్టారు. కరవు పరిస్థితుల్లోనూ పట్టణంలో చాలా వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ చెక్‌డ్యాం ఆదుకుంటుంది. బొడ్డొనికుంటను సైతం ఈ చెక్‌డ్యాం నీటితో నింపుకొనేలా బహుళప్రయోజనాలతో నిర్మించారు. ఇటీవలి వర్షాలు, వరదలకు చెక్‌డ్యాం గేట్లు దెబ్బతిన్నాయి. సీసీ నిర్మాణం పలుచోట్ల కూలి శకలాలు కొట్టుకుపోయాయి. చెక్‌డ్యాం గోడ పైభాగం కూడా దెబ్బతింది. పలుచోట్ల గండ్లుపడ్డాయి. దీనికి మరమ్మతులు చేపడితే భవిష్యత్తులో కుంటలు నింపుకోవడానికి, భూగర్భజలాల పెంపునకు, పంటల అవసరాలకు వినియోగించుకోవచ్చని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



సుభాష్‌నగర్‌లో రెంకొనివాగు చెక్‌డ్యాం వద్ద పడ్డ గండి

అబ్దుల్‌ కలాం జీవితం ఆదర్శనీయం

నిర్మల్‌, న్యూస్‌టుడే: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌ కలాం జీవితం ఆదర్శనీయమని మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన జయంతి జరిపారు. కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత జిల్లా కేంద్రంలో అబ్దుల్‌ కలాం విగ్రహం లేదా ఆయన జ్ఞాపకార్థం క్రీడా చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం నిర్మల్‌ అధ్యక్షులు నాందేడపు చిన్ను, ఆజీంబిన్‌యాహియా, అబ్దుల్‌ కలాం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్‌ అజారొద్దీన్‌, ఉపాధ్యక్షులు మహమ్మద్‌ అన్వర్‌, షబ్బీర్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు జుబేర్‌ అహ్మద్‌, ముజాహిద్‌ అలీ, అబ్దుల్‌సుబాన్‌, ముజాహిద్‌ చావుస్‌, అబ్దుల్‌ మాజిద్‌, సయ్యద్‌ అజ్హార్‌, అబ్దుల్‌ మతిన్‌, అన్వర్‌ పాషా, రఫీ, కొండ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.



నిర్మల్‌లో కలాం చిత్రపటానికి పూలమాల వేస్తున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌

కుంటాల: కుంటాలలో కలాం జయంతిని నిర్వహించారు. నాయకులు జక్కుల గజేందర్‌, తాటి శివ, యువకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ పట్టణం: కలాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని భాజపా నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌, ఆకోజు సుధాకర్‌, వొడిసెల శ్రీనివాస్‌, రచ్చ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ అర్బన్‌: కలాం ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్గాం చౌరస్తాలో, జిల్లా ఉన్నత పాఠశాలలో దివంగత నేత చిత్రపటానికి నివాళులర్పించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌, విజయ పాఠశాల కరస్పాండెంట్‌ మంచిరాల నాగభూషణం, ప్రిన్సిపల్‌ సామ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కడెం: మండలంలోని లింగాపూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. తరి శంకర్‌, సలీం, వహీద్‌, లక్ష్మన్‌, బాబర్‌ పాల్గొన్నారు.

దస్తూరాబాద్‌: పెర్కపల్లె పాఠశాలలో కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాజం, పీఆర్‌ ఏఈ సూర్యతేజ, మాజీ ఉపసర్పంచి నరేష్‌ పాల్గొన్నారు.

మా గోడు పట్టేదెవరికి..!

కుంటాల, న్యూస్‌టుడే: మండలంలోని వెంకూర్‌లో బోరుబావుల్లో పుష్కలంగా నీరుంది. నెల రోజుల క్రితం వరకు వరి పైరు పొట్ట దశలో ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉంది. ఇదే క్రమంలో 100 కేవీ నియంత్రిక పిడుగుపాటుకు గురై దెబ్బతింది. దాని పరిధిలో 17 బోరు మోటార్లు ఉన్నాయి. వానాకాలం ఆరంభంలో సైతం ఒక్కసారి నియంత్రిక చెడిపోయింది. అప్పుడు అధికారులు సకాలంలో స్పందించి మరమ్మతులు చేయించి బిగించారు. రెండోసారి మరమ్మతులకు తరలించేందుకు 20 రోజులు పట్టింది. అయితే పది రోజుల క్రితం మరమ్మతులకు తీసుకెళ్లగా రోజూ రేపు వస్తుందనే సమాధానంతోనే అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నియంత్రిక పరిధిలోని ఇద్దరు రైతుల వరి పంట పొట్ట దశలో దెబ్బతిని పనికి రాకుండా పోయింది. గింజ కట్టే దశలో పొలం బీటలు వారి ఎండిపోయింది. గతంలో నియంత్రికను తరలించేందుకు చైన్‌ బ్లాక్‌కు కోసం రూ.3000 వరకు ఖర్చు చేయగా ఇప్పుడు రోజుకు రూ.500 చొప్పున పది రోజులకు రూ.5000 వరకు అయ్యింది. నియంత్రిక ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు. వేలాడే తీగలను సరిచేసేందుకు, విద్యుత్తు తీగలకు ఆటంకం మారిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు కొంత మొత్తం వెచ్చించామని రైతులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి నియంత్రికను బిగించాలని రైతులు కోరుతున్నారు.



వెంకూర్‌లో ఎండి వరి పంటను చూపుతున్న రైతు రవిప్రసాద్‌

రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు

భైంసా గ్రామీణం: నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులకు పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.5 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ 'న్యూస్‌టుడే'కు మంగళవారం తెలిపారు. బాసర మండలం ఓని నుంచి బాసర వరకు రూ.2 కోట్లు, నర్సాపూర్‌ మండలం అంబకంటి నుంచి నందన్‌ వరకు రూ.2 కోట్లు, భైంసా మండలం వానల్‌పాడ్‌ నుంచి పేండ్‌పల్లి వరకు రూ.కోటి మంజూరైనట్లు తెలిపారు. నిధులు మంజూరు కావడంతో పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

లోకేశ్వరం: ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించొద్దని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ రైతులకు సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అబ్దుల్లాపూర్‌లో కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నాయకులు రత్నాకర్‌రావు, నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, భోజన్న, గంగాధర్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్‌, డీఆర్డీఓ విజయలక్ష్మి

పట్టువీడక.. ప్రయత్నం వదలక..!

● ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అన్నాదమ్ములు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టుదలగా ప్రయత్నిస్తే అనుకున్నది సాధించడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా ప్రణాళికాబద్ధమైన కృషి, ప్రతికూలతలకు వెరవని మానసిక దృఢత్వం. ఇవి ఉంటే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ప్రతికూలతలు ఇవేవీ మనలోని ప్రతిభకు అడ్డు కావు. దీనికి నిదర్శనం ఆ అన్నదమ్ములు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలోనివారైనా తమ కలలను సాకారం చేసుకున్నారు. మొక్కవోని దీక్షతో ప్రయత్నించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు.



శ్రీధర్‌

అనుకున్నది సాధించి..

పట్టణంలోని వెంకటాపూర్‌కు చెందిన అంకం రాజవ్వ, పోశెట్టి దంపతుల కుమారులు శ్రీధర్‌, నరేశ్‌. తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఆరోగ్య పరిస్థితులు కారణంగా చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మానేసి ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్నారు. కుమారుల్లో శ్రీధర్‌కు వివాహమైంది. గతంలో కొత్తరోజుల అధ్యాపకుడిగా పనిచేసిన శ్రీధర్‌ రెగ్యులర్‌ ఉద్యోగాల నియామకం కారణంగా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో కొద్దినెలలుగా నిరంతరం సాధన చేశారు. ఇటీవల వెలువడిన పదవ్రకటనలో జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగానికి అర్హత సాధించారు. జోనల్‌స్థాయి ఎంపిక జాబితాలో 15వ స్థానం దక్కించుకొని ఉద్యోగం ఖరారు చేసుకున్నారు. తర్వాతనే నియామకపత్రం అందుకోనున్నారు. తమ్ముడైన నరేశ్‌ తాజాగా ఎస్జీటీగా ఎంపికై నియామకపత్రం అందుకున్నారు. ఉద్యోగ నియామకాలు అంతంతమాత్రంగానే జరుగుతున్న ఈ రోజుల్లో పోటీపరీక్షలకు హాజరవడం, అందులో ప్రతిభ చాటి ఉద్యోగం దక్కించుకోవడం అంత సులభమేం కాదు. అందుకే. నెలలు గడుస్తున్నా తమ ప్రయత్నాన్ని వీడకుండా పట్టుదలగా సాధనచేశారు. పోటీని తట్టుకొని నిలబడ్డారు. ఉత్తమ ఫలితాలతో ఉద్యోగం సాధించి మార్గదర్శకంగా నిలిచారు. ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తేనే గొప్పగా భావిస్తున్న తరుణంలో ఇద్దరికీ రావడం అభినందనీయమే కాదు స్ఫూర్తిదాయకం కూడా.



ఉపాధ్యాయ నియామక పత్రం చూపిస్తున్న నరేశ్‌

గుండేగావ్‌ సమస్యలపై నేడు ధర్నా

నిర్మల్‌: భైంసా మండలం గుండేగావ్‌ గ్రామస్థులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజరపు భూమయ్య అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. గ్రామస్థులకు పునరావాసం కల్పించడానికి గత ప్రభుత్వం రూ.94 కోట్లు కేటాయించి, రూ.61 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అయినా అందులో నుంచి ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. గుండెగావ్‌ సమస్యలపై సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడుతున్నామని చెప్పారు. దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం ఆపాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.రెడ్డి, కార్యదర్శి ఉపాలి, తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనం చెల్లించాలి

నిర్మల్‌ అర్బన్‌: జిల్లాలోని మూడు పురపాలికల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్పీలకు కనీస వేతనం అందజేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్‌ అన్నారు. మంగళవారం నిర్మల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సుమారు 92 మంది ఆర్పీలు పనిచేస్తున్నారని చెప్పారు. ఏళ్లుగా వీరికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నామని, తనను జిల్లా గౌరవాధ్యక్షుడిగా నియమించినట్లు వెల్లడించారు. అధ్యక్షురాలిగా గడ్డం భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా రాజు, సల్మా, పద్మ, స్వరూప, ప్రధాన కార్యదర్శిగా దుర్గె జ్యోతి, సహాయ కార్యదర్శులుగా వరలక్ష్మి, నీరజ, సీహెచ్‌ లక్ష్మి, నర్సయ్య, కోశాధికారిగా కృష్ణవేణి ఎంపికయ్యారని వివరించారు.

'రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర'

కడెం, న్యూస్‌టుడే: ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా భావిస్తున్నట్టు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్ల రమేష్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కడెంలో విలేకరులతో మాట్లాడారు. తప్పుడు జనాభా లెక్కలతో రిజర్వేషన్ల లెక్కలు తీసి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కుల రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రలను అడ్డుకునేందుకు మాల ఉపకులాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేతకాని మహర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుల్లె వెంకటేష్‌, గంగారాం, గంగాధర్‌, రాజు, సత్తన్న, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు

సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత

కుంటాల: సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాల్లో నిరంతరం పటిష్ఠ భద్రత ఉంటుందని ఎస్సై సీహెచ్‌ భాస్కరచారి అన్నారు. మండలంలోని కల్లూరులో మంగళవారం గ్రామస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం వివిధ మార్గాల్లో, కూడళ్ల వద్ద బిగించిన 14 కెమెరాల పని తీరును పర్యవేక్షించారు. సీసీ కెమెరాల నిర్వహణతోనే సత్ఫలితాలుంటాయని, ఎప్పటికప్పుడు వాటి పని తీరును పరిశీలిస్తూ సాంకేతిక సమస్యలుంటే సరిచేయాలని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి సమితి సభ్యులు, గ్రామస్థులు, వ్యాపారులు పాల్గొన్నారు.

నేరవార్తలు

పురుగు మందు తాగి ఆత్మహత్య

భైంసా గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భైంసా మండలంలోని ఇలేగాంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. భైంసా గ్రామీణ ఎస్సై జి.శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కాంబ్లే దేవిదాస్‌ (38) కూలీ పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగేవాడు. పని లేని సమయంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. ఎప్పటి లాగే భార్యతో గొడవ పడి డబ్బులు తీసుకుని ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. భార్య కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం భార్య ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. తలుపులను ధ్వంసం చేసి లోపలికి వెళ్లి చూసే సరికి దేవిదాస్‌ పురుగుమందు తాగి కనిపించాడు. వెంటనే అతడిని భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.

సంతానం కలగడం లేదని ..

భైంసా గ్రామీణం, న్యూస్‌టుడే: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కామోల్‌ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. భైంసా గ్రామీణ ఎస్సై జి.శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాసర్ల రవి (30)కి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. సంతానం కలగడం లేదనే బాధకుతోడు చెల్లి పెళ్లి చేయడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో మానసికంగా కుంగిపోయి నిత్యం మద్యం మత్తులో మునిగిపోయేవారు. పెద్దమ్మ తల్లి జాతరకు భార్యతో కలిసి వెళ్లిన రవి కనిపించకుండా పోయారు. కాసేపటికి ఇంటికి వచ్చిన భార్యకు ఇంటి తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపులు తీయకపోయేసరికి వాటిని ధ్వంసం చేసి చూడగా ఇంట్లో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

చనిపోతున్నానని డయల్‌ 100కు కాల్‌చేసి..

కడెం, న్యూస్‌టుడే: కడెం జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ డయల్‌ 100కు కాల్‌ చేసి చెప్పిన వ్యక్తిని పోలీసులు అడ్డుకుని కాపాడారు. బ్లూకోట్‌ పోలీస్‌ సిబ్బంది జగ్‌మల్‌నాయక్‌, అర్షద్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాసాయిపేటకు చెందిన ప్రవీణ్‌ తన భార్య కాపురానికి రావడంలేదని మానసికంగా బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం కడెం వచ్చాడు. అక్కడే మద్యం తాగిన ఆయన జలాశయం పరిసరాల్లోకి వెళ్లి డయల్‌ 100కు కాల్‌ చేసి తన భార్య కాపురానికి రావడంలేదని, ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వెంటనే స్థానికంగా ఉండే బ్లూకోట్‌ పోలీసులకు సమాచారం అందడంతో కొద్దిదూరంలో ఉన్న వారు జలాశయం పరిసరాల్లోకి వెళ్లి ఆ యువకుని పట్టుకున్నారు. ఎస్సై కృష్ణసాగర్‌ రెడ్డి సూచనమేరకు ఆయనతో మాట్లాడి కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఠాణాకు పిలిపించి మాట్లాడుదామని సముదాయించి ఆయనను పంపించారు.

నియంత్రిక ధ్వంసం... రాగి తీగ చోరీ

ఖానాపూర్‌: మండలంలోని బాదనకుర్తి గోదావరి నది శివారు పంటపొలాల్లోని 16 కేవీ నియంత్రికను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పగులగొట్టారు. అందులోని అల్యూమినియం కాయిల్స్‌, రాగితీగ, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. ఏఈ రాంసింగ్‌ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌గైక్వాడ్‌ తెలిపారు.



పట్టుబడ్డ ట్రాక్టర్‌, నిందితుడితో అటవీశాఖ సిబ్బంది

రిజర్వ్‌ అటవీభూమి ఆక్రమణపై కేసు

ఖానాపూర్‌, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తతర్లపాడు శివారులో ఖానాపూర్‌ అటవీ రేంజీ పరిధిలోని సత్తనపల్లి రిజర్వ్‌ అటవీ భూమిని ఆక్రమించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో కిరణ్‌ తెలిపారు. తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న, సూర తిరుపతి రిజర్వ్‌ అటవీభూమిలో బ్లేడ్‌ ట్రాక్టర్‌తో చదునుచేసి భూ ఆక్రమణ చేయడంతో ఇద్దరిని అరెస్టు చేసి మంగళవారం నిర్మల్‌ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. అటవీ నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉపాధ్యాయులను నియమించాలని డీఈవోకు వినతి

నిర్మల్‌ గ్రామీణం: ఏడేళ్లుగా వీవీలను నియమించుకొని జీతాలు వెచ్చించడం భారంగా మారిందని ప్రభుత్వం తరపున ఉపాధ్యాయులను నియమించాలని మంగళవారం డీఈఓకు వెంగ్వాపేట్‌ ప్రాథమిక పాఠశాల పోషకుల కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. గతంలో అనేక మార్లు విజ్ఞప్తి చేశామని, ఈ సారి ఉపాధ్యాయులను తమ పాఠశాలకు పంపించాలని కోరారు. ఏడుగురు విద్యా వాలంటీర్లను నియమించుకొని ఏడాదికి రూ.8 లక్షలు పోషకులు భరించాల్సిన పరిస్థితి ఉందని, ఈ ఆర్థిక భారాన్ని తప్పించాలని విజ్ఞప్తి చేశారు. పోషకుల కమిటీ సభ్యులు జి.అశోక్‌, ఎండీ మొసీనా, వి.శ్రీనివాస్‌, టి.సతీష్‌, ఎ.ధనంజయ్‌ పాల్గొన్నారు.

పలువురికి సన్మానం

లోకేశ్వరం: డీఎస్సీలో కొత్తగా కొలువులు సాధించిన వారితో పాటు పీఆర్టీయూలో పదవులు పొందిన పలువురిని మండలంలోని ధర్మోర గ్రామంలో మంగళవారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తోట నరేంద్రబాబు, మండల అధ్యక్షుడిగా ఎంపికైన రాజేందర్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నియమితుడైన బర్ల చిన్నయ్య, డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన తోట లావణ్య, లోలం భవిత, మంద రాజ్యలక్ష్మిలను సత్కరించారు.

బోధన రుసుము బకాయిలు చెల్లించాలని ధర్నా

నిర్మల్‌ పట్టణం: బోధనరుసుముల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాల సిబ్బంది వేతనాలు, అద్దె, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక నిర్వాహకులంతా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. కళాశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.



ధర్నాలో పాల్గొన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం, సిబ్బంది

చేతుల పరిశుభ్రతతో చక్కటి ఆరోగ్యం

సారంగాపూర్‌: చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం పొందవచ్చని సీడీపీవో నాగమణి అన్నారు. మండలంలోని చించోలి(బి) అంగన్‌వాడి కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ప్రపంచ చేతుల పరిశుభ్ర దినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వారితో చేతులు శుభ్రం చేయించారు. ఆమె వెంట ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయగౌరి, తదితరులు ఉన్నారు.

విలీన సభను జయప్రదం చేయండి

నిర్మల్‌ అర్బన్‌: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న చేపట్టబోయే ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ)లో ఐఎఫ్‌టీయూ విలీన సభను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న కోరారు. మంగళవారం నిర్మల్‌లో గోడప్రతులు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు శ్యాంరావు, రవి, రాజు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన

లక్ష్మణచాంద: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త కరణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని బాబాపూర్‌ ఉన్నత పాఠశాలలో చేతుల పరిశుభ్రత దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ధర్మేంద్ర, ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు భాగ్యవతి పాల్గొన్నారు.

విద్యుత్తు ఏఈకి వీడ్కోలు

దస్తూరాబాద్‌: దస్తూరాబాద్‌ విద్యుత్తు ఏఈగా టి.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏఈగా పని చేసిన కె.శ్రీనివాస్‌ మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ సబ్‌ డివిజన్‌కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఏఈని మంగళవారం సిబ్బంది సత్కరించి వీడ్కోలు పలికారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

కుంటాల: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం కుంటాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాట్యపు సాయి, గౌరవాధ్యక్షులుగా చిన్నయ్య, వినోద్‌, ప్రధాన కార్యదర్శిగా గణేష్‌, కోశాధికారిగా గంగాధర్‌, ఉపాధ్యక్షులుగా కృష్ణ, రవిప్రసాద్‌, భోజన్న, సుధాకర్‌, కార్యదర్శులుగా కరుణాకర్‌, జగదీష్‌, రాజ్‌కుమార్‌, సాయన్నలను ఎన్నుకున్నారు. సమితి నియోజకవర్గ ఉపాధ్యక్షులు దేవిదాస్‌, మగ్గిడి దిగంబర్‌, నాయకులుపాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

పశువులకు టీకాలు

నిర్మల్‌ గ్రామీణం: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి బలిక్‌ అహ్మద్‌ అన్నారు. నిర్మల్‌ గ్రామీణ మండలం మేడిపల్లిలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యాధికారి దీప్తి, సిబ్బంది రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

నర్సాపూర్‌(జి): పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని పశువైద్యాధికారి షేక్‌ ముఖ్తార్‌ కోరారు. మండలంలోని టెంబుర్ని గ్రామంలో మంగళవారం 242 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. నవంబర్‌ 14 వరకు పశువులకు టీకాలు వేస్తారని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

హామీలు నెరవేర్చండి

నర్సాపూర్‌(జి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భాజపా రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని రాంపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ పటిష్ఠం, స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ఠాకూర్‌ అర్జున్‌, మాజీ సర్పంచి సాయన్న, నాయకులు నారాయణ, ప్రవీణ్‌, లస్మన్న, రమేష్‌ పాల్గొన్నారు.

ప్రజాగళం సభ వాయిదా

దిలావర్‌పూర్‌: దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఇథనాల్‌ పరిశ్రమను తరలించాలని పోచమ్మ మందిరం సమీపంలో బుధవారం తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడినట్లు పరిశ్రమ వ్యతిరేక ఐకాస నాయకులు తెలిపారు.

ఉపాధి పనుల ఎంపికకు గ్రామసభలు

ముథోల్‌: ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పనుల ఎంపికకు మంగళవారం గ్రామ సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా వచ్చే వేసవిలో చేసే పనులను గుర్తించారు. ఎంపిక చేసిన పనులకు తీర్మానాలు చేశారు. అనంతరం పనుల గురించి ఉపాధిహామీ ఏపీఓ శిరీషారెడ్డి గ్రామస్థులకు వివరించారు.

నిత్యాన్నదానానికి బియ్యం అందజేత

నిర్మల్‌: పట్టణ శివారులోని శ్రీగండిరామన్న క్షేత్రం సాయిబాబా ఆలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదానానికి వైద్య దంపతులు సుభాష్‌రావు, శోభారాణి మంగళవారం అయిదు క్వింటాళ్ల బియ్యం నిర్వాహకులు అందజేశారు.

జాబితా విడుదల

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో గతంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తొలగించిన సిబ్బంది స్థానంలో నూతనంగా దరఖాస్తులు స్వీకరించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేశారు. జాబితాలను తహసీల్‌, ఎంపీడీఓ, ఎమ్మార్సీ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై అతికించామని, అభ్యంతరాలను బుధవారం సాయంత్రం వరకు స్వీకరిస్తామని మండల విద్యాధికారి కిషన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

బలోపేతం చేయాలి

దిలావర్‌పూర్‌: పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందివ్వాలని ఎంపీవో గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మాడేగాం అంగన్‌వాడి కేంద్ర రికార్డులను, ఆహార నిల్వలను పరిశీలించారు.

రాణాపూర్‌లో జాతర

నిర్మల్‌ గ్రామీణం: మండలంలోని రాణాపూర్‌లో మంగళవారం తుల్జా భవాని జాతర నిర్వహించారు. అమ్మవారికి రాథోడ్‌ మహేందర్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. దసరా పండగ సందర్భంగా క్రీడలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా కబడ్డీ క్రీడలు నిర్వహించగా గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులు అందజేశారు.

శారదాదేవి ఉత్సవాలు

భైంసా గ్రామీణం: పట్టణంలో శారదాదేవి ఉత్సవాలు రెండో రోజు మంగళవారం కొనసాగాయి. బ్రాహ్మణగల్లిలోని రాధాకృష్ణ భవన్‌తో పాటు, ఆర్య వైశ్య భవన్‌లో మహిళలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ప్రసాద వితరణ చేశారు.



భైంసా పట్టణంలో శారదాదేవిని పూజిస్తున్న మహిళలు